Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 55

(Feb. 28, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 55

(Feb. 28, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 28—2—47 శుక్రవారం [సంచిక 55

గివ్ః బాదమ్స్‌లో 'ప్రజాశక్తి'

ప్రజాశక్తి దినపత్రికను బెజవాడ, గుంటూరు, ఏలూరు, తెనాలి, ఏలూరు, గోదావరి, సామర్లకోట, ఒంగోలు, గూడూరు, గుంటకల్, బళ్ళారి, విడదవోలు, తిరుపతి రైల్వే స్టేషన్లలోని హిగ్గింబాథమ్స్ పుస్తకశాలలలో అమ్మడానికి ఏర్పాట్లు చేశాం. పాఠకులు గమనించ ప్రార్థన.

మేనేజరు.

అసెంబ్లీపార్టీ విచారణ కమిటీ మొదటి సమావేశం

ప్రకాశం, రంగాగార్లు మాత్రమే హాజరు

మద్రాసు, ఫిబ్రవరి 27

అసెంబ్లీ కాంగ్రెసుపార్టీ విచారణ కమిటీ ప్రథమ సమావేశం ఈ వేళ సెక్రటేరియటు భవనంలో జరిగింది. కమిటీ అధ్యక్షుడయిన ప్రకాశంగారూ, రంగాగారు మాత్రమే ఈ వేళ హాజరయారు. మిగిలిన వారిలో కామరాజ నాదార్ కమిటీలో పాల్గొన నిరాకరించారు. శేషగిరి, కర్ణాటక ప్రతినిధులింకా రాలేదట.

భస్మాసుర హస్తప్రసారం

కాంగ్రెస్‌వాదులపై ఆర్డినెన్సు ప్రయోగం

మధుర, ఫిబ్రవరి 26

అఖిలభారత కాంగ్రెసు కమిటీ సభ్యుడు, రామనాథ్ జిల్లా కిసాన్ కాంగ్రెసు అధ్యక్షుడుగను కె. ముత్తుస్వామి వల్లత్తరసుగారిని, మరి యిద్దరు కాంగ్రెసువారిని నేడు రామనాథ్ జిల్లా పోలీసులు మద్రాసు ప్రజారక్షణ ఆర్డినెన్సు క్రింద దేవకోటలో అరెస్టుచేశారు.

అరెస్టయిన మిగిలిన యిద్దరిలో ఒకరు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెసు కమిటీ సభ్యుడు ఎస్. వి. సేతు రామచంద్రన్. రెండోవారు రామనాథ్ జిల్లా కిసాన్ కాంగ్రెసు కార్యదర్శి కె. రామన్.

రామనాథ్ జిల్లాలో రైతులలో పనిచేసిన అపరాధానికి వీరు అరెస్టు చేయబడినట్లు తెలుస్తోంది.

రైతుల ఊరేగింపుపై పోలీసు కాల్పులు

3 మంది మరణం

కలకత్తా, ఫిబ్రవరి 26

కుమారియా అనే గ్రామంలో పోలీసులు, జమీందారీ రౌడీలు తుపాకులు కాల్చి నలుగురిని చంపినందుకు నిరసన తెల్పుతూ ఠాకుర్ గావ్‌లో నేడు బ్రహ్మాండమైన ప్రదర్శనం జరిగింది. పట్టణమంతా హర్తాళ్ జరిగింది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి రైతులు ఊరేగింపులతో వచ్చి ప్రదర్శనాలలో పాల్గొన్నారు.

ఈ ఊరేగింపులను చెదరకొట్టేందుకంటూ పోలీసులు విచ్చలవిడిగా తుపాకులు కాల్చారనీ, ఫలితంగా ముగ్గురు రైతులు చనిపోయారనీ వార్తలు వచ్చాయి.

[పోలీసులు జరిపిన ఈ కాల్పులు తాత్కాలికమైన ఆలోచనతో చేసినవి కావనీ, అధికారులు తగు బందోబస్తుతో ఒక ప్లాను ప్రకారము చేశారనీ మా విలేఖరి వ్రాస్తున్నారు. 20 వ తేదీన కుమారియా కాల్పుల అనంతరం ఠాకుర్‌గావ్ హాస్పిటలులో ముందు ముందు ఉపయోగించడంకోసం శయ్యలూ, నెప్పలూ, డాక్టర్లూ సిద్ధం చేయబడ్డారు. నగరంలోని డాక్టర్లందరకూ శెలవులు రద్దుచేయబడ్డాయనీ మా విలేఖరి తెల్పుతున్నారు.]

కాంగ్రెస్ అధికారంలోవున్నా

రాజకీయ ఖైదీలు హక్కులకై నిరశనవ్రతం చేయకతప్పదా?

సామాన్యసౌకర్యాలు ఇవ్వడానికి భాష్యంమంత్రి నిరాకరణ

(మా విలేఖరి)

మద్రాసు, ఫిబ్రవరి 26

ఫిబ్రవరి 19 వ వెల్లూరుజైలుకు మద్రాసు న్యాయశాఖమంత్రి భాష్యం విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు జైలులోని డిటెన్యూల తరఫున కామ్రేడ్సు ఎన్. కె. కృష్ణన్, ఆర్. రామనాథన్, ఎ. కె. గోపాలన్, ఎన్. ప్రసాదరావుగార్లు ఆయనతో తమ యిబ్బందులను గురించి చెప్పారు.

కమ్యూనిస్టుల కోరికలను పేటనీ అంగీకరించవని మంత్రి పూర్తిగా నిరాకరించారు.

అద్వైతుర్ల కాలంలో డిటెన్యూల కిచ్చిన సౌకర్యాలుకూడా ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఏమంటే కమ్యూనిస్టులు దౌర్జన్యపరులు. ప్రజా ప్రభుత్వాన్ని నాశనం చేయాలనుకుంటున్నారట!

డిటెన్యూలకిచ్చే 12 అణాలన్నర భత్యం ఎక్కువన్నాడు. నిజానికి ఈ మాట అనడం ఏ కాంగ్రెసు మంత్రికి సిగ్గుచేటుమరొకటి లేదు. భారతదేశంలో సామాన్య పౌరుడికి ఆహారం అంతకంటె యెక్కువ లేదని కూడ చెప్పారు.

అరుణయట వదులుకొనే అధికారం ఇవ్వాలంటే పొరపాటని, డిటెన్యూలు వ్రాసి ఇవ్వాలట. పైగా ముందుకార్యంలాగ 42 లో కాంగ్రెస్ డిటెన్యూలు అవిధంగా వ్రాసి ఇచ్చారని చెప్పారు.

ప్రభుత్వం నిషేధించని పుస్తకాలు, పత్రికలు ఇవ్వాలనే కోరికనుకూడా నిరాకరించారు.

కార్మిక, రైతుపోరాటాలలో శిక్షించబడిన ఖైదీలను, ఖూనీలను రాజకీయ ఖైదీలుగా చూడడానికి ఆయన నిరాకరించారు. డిటెన్యూలకు బట్టలు ఇవ్వనిరాకరించారు. నాలుగు నెలల గర్భవతియైన కామ్రేడ్ కమలా రామస్వామి (స్త్రీల జైలులో డిటెన్యూ)కి ప్రత్యేక సౌకర్యాలివ్వ నిరాకరించారు.

తమ సౌకర్యాలకొరకై వేలూరు డిటెన్యూలు నిరశనవ్రతం చేయనున్నారని ఇంతకు పూర్వం వార్త రానేవచ్చింది. చివరకు కాంగ్రెసుమంత్రుల పరిపాలనలో కూడ సామాన్య మానవసౌకర్యాల కొరకై డిటెన్యూలు నిరశన వ్రతానికి ఉద్యమింపవలసి వుండడం కాంగ్రెసు ప్రభుత్వానికి తలవంపు.

మధుర మ్యునిసిపల్ కార్మికుల సమ్మె

మధుర, ఫిబ్రవరి 26

మధుర మ్యునిసిపల్ వర్కర్సు యూనియన్ నాయకులు నెలరోజుల లోపున అధిక జీతాలు, కరువుభత్యం యివ్వకుంటే సమ్మె చేస్తారని కార్మికుల తరఫున మ్యునిసిపల్ అధికారులకు నోటీసు యిచ్చారు.

ఎలక్ట్రికల్ పనివారు, డ్రైనేజి పనివారు కూడ సమ్మెలో చేరుతారు.

ఆర్డినెన్సు ఫ్యాక్టరీ పనివారి సమ్మె

కాన్పూర్, ఫిబ్రవరి 25

అఖిలభారత ఆర్డినెన్సు ఫ్యాక్టరీ పనివారి ఫెడరేషను కార్యవర్గం నిన్నటి సమావేశమై దేశవ్యాప్తమైన సమ్మె జరపడానికి తీర్మానించారు. పనివారిని మారు ఉద్యోగాలు చూపకుండా పనులనుంచి తొలగించరాదు అనేది వారి ప్రధానమైన కోరిక.

ఈ తీర్మానాన్ని కార్యరూపంలో పెట్టేటందుకై ఒక కార్యక్రమం వేసుకొన్నారు.

ప్రధానిపై అవిశ్వాసం

పార్టీసమావేశానికి కాంగ్రెస్ కార్యదర్శి రాక

మదరాసు, ఫిబ్రవరి 27

అఖిలభారత కాంగ్రెసు కార్యదర్శి శంకరరావుదేవ్‌గారు విమానంలో ఇక్కడికి నిన్న సాయంత్రం వచ్చారు. మదరాసు ప్రధానిపై కాంగ్రెసుపార్టీ సభ్యులు తెచ్చిన అవిశ్వాస తీర్మానం 28 వ తేదీ చర్చకు రానున్నది. ఆ సందర్భంలోనే శంకరరావుదేవుగారు వచ్చారు. కాంగ్రెసు నాయకత్వంనుండి ఏదైనా ఆదేశం తెచ్చారా అని అడగ్గా వారు చెప్పనిరాకరించారు.

ప్రకాశంగారు దేవుగారిని కలుసుకుని సంప్రదించారు. రంగా, కామరాజనాడార్ గారలుకూడ రాత్రి దేవుగారితో మాట్లాడారు. చాలమంది కాంగ్రెసువాదులు వీరితో మాట్లాడుతున్నారు. పరిస్థితులన్నిటినీ తెలుసుకుంటున్నానని మాత్రమే శంకరరావుదేవుగారు విలేఖరులకు తెలిపారు.

మూడవ తరగతి ప్రయాణీకుల సౌకర్యాలు

2 కోట్లు ఖర్చుపెట్టడానికి నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25

కేంద్రశాసనసభలో రైల్వే డిమాండుపై వచ్చిన కోత తీర్మానం చర్చించి ఉపసంహరించబడింది. మూడవ తరగతి పెట్టెలలో విపరీతమైన సమ్మర్దం, జబ్బు సకాలంలో చేరకపోవడం, ఆరోగ్యసౌకర్యాలు లేకపోవడం, ఉద్యోగుల లంచాలు, అమర్యాదకర ప్రవర్తన, ప్రయాణీకులకు సౌకర్యాలు లేకపోవడం మొదలగు వానిని సభ్యులు చాల తీవ్రంగా ఆక్షేపించారు. చర్చకు రైల్వే శాఖాసభ్యుడు జాన్‌మత్తై నేడు సమాధానం ఇస్తూ ఇల్లా చెప్పారు:

"మూడవతరగతి ప్రయాణీకుల సౌకర్యాలకై ఇదివరకు ఒక కోటిరూపాయలు నిర్ణయించాం. చర్చలు విన్నాక మరియొక కోటి రూపాయలు దానికోసం ప్రత్యేకించాలని నిశ్చయించాం.

"జన సమ్మర్దం తగ్గించేటందుకై ఎక్కువ పెట్టెలు ఉపయోగించాలి. యుద్ధానికిపూర్వం కంటె ప్రయాణీకుల సంఖ్య నూటికినూరు పెరిగినా, పెట్టెలు నూటికి 15 మించిపెరుగలేదు. ఎక్కువ పెట్టెలు నిర్మించడానికి ప్రయత్నాలు జరుపుతున్నాం. కాని ప్రస్తుతం వున్న పరిస్థితిలో అదిఎక్కువ ఏమీ జరగదు.

"త్వరలోనే 3 వ తరగతికి సౌకర్యాలు పెంచుతాం."

సర్దార్ మంగల్‌సింగ్ రూపాయికి లోపు టిక్కెట్ల రేటును పెంచరాదంటూ ఒక కోత తీర్మానాన్ని చర్చకు పెట్టారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదోద్యోగులుకూడా రూపాయికి లోపు టిక్కెట్లపై రేటు పెంచడం న్యాయం కాదనే నిర్ణయించారు. జాతీయ ప్రభుత్వ సభ్యుడు వారు చేయదలచుకొని పని చేస్తున్నాడు అని ఆక్షేపించాడు.

8 అణాలలోపు టిక్కెట్ల ఖరీదును పెంచరు

ఈ కోత తీర్మానానికి సమాధానమిస్తూ జాన్‌మత్తై ఈ విధంగా చెప్పారు:

"8 అణాలలోపు టిక్కెట్ల ఖరీదును పెంచరాదనే ప్రభుత్వ నిర్ణయం. అవిధంగా చేస్తేనే ఆదాయంలో 85 లక్షలు తగ్గుతుంది. రూపాయకులోపు టిక్కెట్లపై పెంపుదల రద్దుచేస్తే 2 కోట్లు దరిదాపు నష్టంవుంటుంది కనక సర్దార్ మంగల్‌సింగ్ సూచనను అంగీకరించలేము.

"అర్ధరూపాయలోపు టిక్కెట్లుగల ప్రదేశాలమధ్యనిచ్చే సీజన్ టిక్కెట్ల ఖరీదు కూడా పెంచబడదు.

ఆసియాలో బ్రిటిష్‌మిలిటరీ

కుట్రల నరికట్టడం అత్యావసరం

బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభలో పామీదత్తు ఉద్బోధ

లండన్, ఫిబ్రవరి 28

బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభ ఈవేళ లండనులో ప్రారంభమయింది. బ్రిటన్, కనడా, ఆస్ట్రేలియా, ఇండియా, బర్మా, మలయా, సిలోన్, సైప్రస్, దక్షిణాఫ్రికా, పాలస్తీనా, ఉత్తర ఐర్లండు దేశాలనుండి 250 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇండియానుండి డాక్టరు అధికారి వచ్చారు.

ఈవేళటి సమావేశానికి సిలోన్ పార్టీ అధ్యక్షుడు డాక్టరు విక్రమసింఘే అధ్యక్షత వహించాడు. ఈయన సిలోన్ శాసనసభకు ఇటీవల జరిగిన బై-ఎలక్షన్‌లో, మొత్తం 28 వేల వోట్లలో 25 వేల వోట్లతో ఎన్నుకోబడిన ప్రజానాయకుడు.

బ్రిటిష్‌పార్టీ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ రజనీ పామీదత్తు ఈవేళటి సమావేశంలో ఉపన్యసిస్తూ, ఇండియాలో బ్రిటిష్‌సామ్రాజ్యవాదులు సాగింపదలచిన మిలిటరీ సన్నాహాలను బట్టబయలుచేసి, ఖండించాడు.

"1950 జూలై నాటికి ఇండియాలో 18 దళాల విమాన మూలబలాన్ని సేకరించి ఉంచాలని బ్రిటిష్ విమానశాఖ మంత్రి ఉత్తరువులు జారీచేశాడు. వీటిలో, దూరప్రదేశాలపైకి పోయి దాడిచేసే బాంబర్ దళాలు ఆరు ఉండాలట. ఈవిమాన మూలబలంలో 1946 ఆఖరినాటికి 11 దళాలు సిద్ధం కావాలట," అని పామీదత్తు వివరించాడు. ఇంకా ఇలా అన్నాడు.

సోవియట్ వ్యతిరేక కుట్రలు

"అభివృద్ధి విరోధకమయిన ఈ మిలిటరీ సన్నాహాలు బ్రిటిష్ ప్రజాసీకానికి, ధామినియన్లు, ఇండియా, తదితర వలసదేశాల ప్రజలకూ చాల ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నరికట్టడం ఈదేశాలన్నిటికీ శ్రేయము. కాబట్టి ఈ సన్నాహాల నెదుర్కొని అంత మొందింపచేయడమే మన విధి.

"కాశ్మీర్ సంస్థానంలో, సోవియట సరిహద్దును ఆనుకొని వున్న గిల్గిట్ ప్రాంతాన్ని వేరుచేసి ఒక ప్రత్యేక మిలిటరీ కేంద్రంగా పునర్నిర్మిస్తున్నారు. అదే సమయంలో, ఇండియా అంతటా సోవియటు వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రంగా సాగిస్తున్నారు. సోవియటుపై దెబ్బతీసి, ప్రపంచాధిపత్యం సంపాదించాలనే ఉద్దేశంతో సామ్రాజ్యవాదులు పన్నుతూన్న వ్యూహంలో ఇవన్నీ వివిధ అంశాలని స్పష్టమవుతూంది.

"పడమటి ఆసియాలో బ్రిటను పెద్దపెద్ద సేనలను ప్రోగుచేస్తూంది. ఆదేశాల్లో కాంతి భద్రతలను కాపాడ్డంకోసమే ఇలాచేస్తున్నాననడం పచ్చి అబద్ధం. పడమటి ఆసియాను సోవియటు వ్యతిరేక కేంద్రంగా నిర్మించాలనే ఉద్దేశమే దీనికి ముఖ్యకారణం."

దక్షిణాఫ్రికాలోని స్మట్సు ప్రభుత్వాన్ని ఖండిస్తూ పామీదత్తు ఇలా అన్నాడు:

"అది కలుషపూరితము; అభివృద్ధికాముల రక్తకళంకితము. దక్షిణాఫ్రికానుండి ఈ సమావేశానికి రాదలచిన పార్టీప్రముఖుల పాస్‌పోర్టులు తప్పుడుకేసులు బనాయించి, రాకుండా చేసింది ప్రభుత్వం."

అమెరికా చేతిలో కనడా కీలుబొమ్మ అయిపోతూంది

కనడా 'లేబర్ ప్రోగ్రెసివ్‌పార్టీ' నాయకుడు టిమ్‌బక్ మాట్లాడుతూ "అమెరికా సామ్రాజ్యవాదానికి కనడాను మడిపెట్టాలని కనడా పాలకవర్గం ఉబలాట పడుతూంది. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా విచ్ఛిన్నం కాకుండా ఉండాలని కూడా వారు కోరుతున్నారు" అని అన్నాడు.

సోవియటు వ్యతిరేక కుట్రలో ఉత్తర ఐర్లండును కూడ చేర్చడానికి యత్నం

"బ్రిటన్, అమెరికాలు సాగిస్తున్న సోవియటు వ్యతిరేక కుట్రలో ఉత్తర ఐర్లండును కూడా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఉత్తర ఐర్లండుపార్టీ నాయకుడు విలియం మెక్‌కుల్లో తన ఉపన్యాసంలో బయటపెట్టాడు.

"ఐర్లండు ఉత్తర ఐర్లండును చీలదీసి బ్రిటన్ తనక్రింద ఉంచుకుంది. ఈ చీలికను బ్రిటిష్ ప్రభుత్వం రద్దుచేయాలని కోరుతున్నాం. ఏదేశానికయినా ఇలాంటి చీలికలు చాల అనర్థదాయకం. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియానుకూడా ఈ విధంగానే చీలదీసి, ఒక వంద ప్రత్యేక రాజ్యాలను నిర్మించి తన పెత్తనంక్రింద ఉంచుకోవాలనుకుంటూంది," అని ఆతను ఖండించాడు.

ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానం ఆదేశ స్వాతంత్ర్యానికే భంగం

ఆస్ట్రేలియా పార్టీనాయకుడు జాన్ బి. హెన్రీ మాట్లాడుతూ, "విదేశ వ్యవహారాల్లో ఆస్ట్రేలియా లేబరు ప్రభుత్వం బ్రిటన్, అమెరికాల అడుగుజాడల్లోనే నడుస్తుంది," అని అన్నారు. "ఇది ఆస్ట్రేలియా స్వాతంత్ర్యానికే భంగకరంగా పరిణమిస్తుంది" అని ఖండించాడు.

పాలస్తీనాలో సామ్రాజ్యవాదుల నిజ ఉద్దేశాలు

'పాలస్తీనా స్వాతంత్ర్య సమితి' నాయకుడు ఎమిల్ టోమా ఇలా అన్నాడు:

"యూదుల, అరబ్బుల శ్రేయస్సును గురించి తామెంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లు అటు అమెరికా ప్రభుత్వమూ, ఇటు బ్రిటిషు ప్రభుత్వమూ నటిస్తున్నాయి. అదంతా వట్టి బూటకం. మిలిటరీ రీత్యా పాలస్తీనా మంచి కీలకస్థానంలో వుండడమూ, అది పెద్ద చమురు కేంద్రంగా వుండడమే ఈ సామ్రాజ్యవాదుల కిరుదాకటాక్షాలకు మూలకారణం. పాలస్తీనా సమస్య సంతృప్తికరంగా పరిష్కారం కాకపోవడానికి కూడా వీరి స్వార్థవృత్తే కారణం.

"పాలస్తీనాలో తగాదా యూదు, బ్రిటిషు ప్రజల మధ్య కాదు. బ్రిటిషు, అమెరికా సామ్రాజ్యవాదులకూ యూదు, అరబ్బు ప్రజాసీకానికి మధ్య తగాదా అది."

పాపెన్‌కు శిక్ష

నూరెంబర్గ్, ఫిబ్రవరి 24

లోగడ నూరెంబర్గు విచారణలో అధిక సంఖ్యాక జడ్జీలచేత నిర్దోషి అని ప్రకటించబడిన వాన్‌పాపెన్‌పై 'నాజీ నిర్మూలన కోర్టు' వారు తిరిగి విచారణ జరిపారు. జర్మనీలో హిట్లరు నాజీదళ విజృంభించడానికి పాపెన్ ముఖ్యకారకుల్లో ఒకరని ఈ కోర్టువారు ఈవేళ తీర్పుచెప్పి అతనికి ఎనిమిదేళ్ళు శిక్ష విధించారు. అతని ఆస్తి వంతటినీ స్థానికప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా తీర్పు చెప్పారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఫిబ్రవరి 28 : శుక్రవారం

అందరు ప్రభుత్వోద్యోగులకు వలెనే సౌకర్యాలన్నీ కలిగించాలని ఆందోళన

ఆంధ్రరాష్ట్ర ఉపాధ్యాయ ప్రతినిధుల సమావేశంలో

గుంటూరు, ఫిబ్రవరి 25

ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రాథమికోపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం 23-2-47 న గుంటూరు హిందూకాలేజీ హైస్కూలులో జరిగింది. వివిధప్రాంతాలనుండి 24 సంఘాల ప్రతినిధులు హాజరయినారు. సమావేశానికి శ్రీ సి. హెచ్. లక్ష్మయ్యగారు అధ్యక్షత వహించారు. కారణాంతరాలచే హాజరుగాలేని ప్రతినిధులు సందేశాలు పంపుతూ సమావేశంలో నిర్ణయించిన కార్యక్రమానికి తమ పూర్తి సానుభూతి, సహకారాలుంటాయన్నారు.

1. ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సంఘమును స్థాపించుటకు తగిన పరిస్థితులను కల్పించుటకై, "ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సంఘ నిర్మాణ కార్యవర్గము" అను పేరుతో ఒక తాత్కాలిక కమిటీని యీ క్రింది సభ్యులతో స్థాపించుటకు తీర్మానించడమయినది. అవసరమయిన సభ్యులను కోఆప్టు చేసుకొనుటకు కమిటీకి అధికారమున్నది.

ఈ కమిటీ నిర్వర్తించవలసిన విధులు

(ఎ) జిల్లా మహాసభలు జరిగిన జిల్లాలలోని సంఘములతో సంబంధం ఏర్పరచుకొనుట

(బి) జరగని జిల్లాలలో జిల్లా సభలు జరుపుటకు తగినట్టి ఏర్పాట్లు చేయుట,

(సి) అన్ని తాలూకా ప్రాథమికోపాధ్యాయుల సభలు జరిపించుట,

(డి) ఏప్రియల్ నెలలో రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల మహాసభ జరుపుట,

(ఇ) అవసరమైనప్పుడు డెప్యుటేషను పంపుట,

2. పారశాలల్నియు ప్రభుత్వమే తీసుకొని ప్రాథమిక విద్యావ్యాప్తికి పూర్తిగా బాధ్యత వహింపవలయును.

3. ఇటీవల ప్రభుత్వమువారు ప్రకటించిన నూతన జీతముల స్కేళ్ళకు అసమ్మతి, అసంతృప్తిని చూపుచూ ప్రజాప్రభుత్వంవారు కూడా కృత్రిమ వర్గీకరణను, ఉపాధ్యాయుల వేతనములలో అసమానత్వమును యింకను కొనసాగించుటకు నిర్ణయించి ఆ విధానంనే కొనసాగించ దలచినందుకు తీవ్రముగా ఖండించుచూ, కనీసం రు 60 లకు తక్కువ కాని వేతనములను నిర్ణయించవలయునని ప్రభుత్వంవారిని కోరుచున్నాము

4. ప్రభుత్వోద్యోగుల కిచ్చినట్లుగానే 1-7-44 నుండి రు 10—0—0 ల కరువు భత్యమూ, ఒక నెలజీతం బోనసు, 1946 అక్టోబరు నుండి తాత్కాలిక రిలీఫును ఉపాధ్యాయులకు కూడా ఇవ్వవలెనని ప్రభుత్వం వారిని కోరుచున్నాము.

5. హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయుల సెకండరీ గ్రేడ్ వర్గపు పరీక్షలలో కూర్చొనుటకు, మధ్యనున్న నిబంధనలను తొలగించి, అవకాశమును కలిగించవలసినదిగా ప్రభుత్వమును కోరుచున్నాము.

6. జి. ఓ. నెం 416 ను రద్దుచేసి ఉపాధ్యాయ సంఘాలను నిర్వహించుకొనుటకు సర్వఅవకాశములను కలుగజేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

ఆర్గనైజింగు కమిటీ

అధ్యక్షులు: శ్రీ సి. హెచ్. లక్ష్మయ్యగారు గుంటూరు.

ఉపాధ్యక్షులు : శ్రీ ఎ. రామమూర్తిగారు పశ్చిమగోదావరి.

కార్యదర్శి : శ్రీ పి. రామసుబ్బారావుగారు గుంటూరు.

సహాయ కార్యదర్శి: టి. సుబ్బారావుగారు పశ్చిమగోదావరి.

సభ్యులు

వి. గాబ్రియేలు, యం. రామకృష్ణశాస్త్రి (కృష్ణా) పి. వి. రంగయ్య (నెల్లూరు) ఎ. విజయరామరాజు (కడప) కె. కోదండ రామయ్యనాయుడు (చిత్తూరు) కె. మునిరత్నం శెట్టిగార్లు (చిత్తూరు)

డిటెన్యూల సౌకర్యాలు

విచారణ లేకుండా వ్యతిరేక రాజకీయ ... ఉన్నవన్న కారణంతోనే ఖైదీలుగా నిర్బంధించడం ప్రజాతంత్ర పద్ధతికి తిలాంజలి వదలడమే అవుతుంది. ఈ సత్యాన్ని ... స్వతంత్ర ప్రియుడూ, ప్రతి ప్రజాస్వామ్యవాదీ అంగీకరిస్తారు.

సామ్రాజ్యవాద ప్రభుత్వం దేశంలోని స్వతంత్ర వీరులను పూర్వం విచారణ లేకుండా జైళ్ళలో నిర్బంధించినప్పుడు ఇది నిరంకుశ నియంతృత్వ విధానమని భారతదేశ జాతీయం గర్హించింది.

నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ... విచారణ లేకుండా ఎందరినో జైళ్ళలో నిర్బంధించింది. ఈ రాజకీయ ఖైదీల స్థితి దుర్భరంగా వున్నట్లు వార్తలు వస్తున్నవి.

మదరాసు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడు చక్రియ్య చెట్టిగారు ఈ రాజకీయ ఖైదీల దురవస్థలగూర్చి ఫిబ్రవరి ... ఒక ప్రకటన చేశారు. అందులో వారు ఇలా అన్నారు :

"నేరారోపణలేని ఈ డిటెన్యూలకు ... క్లాసు ఖైదీలకిచ్చేట్టు రోజుకు 0-12-6 ... ఇస్తున్నారు. జైలు ఉద్యోగుల చేతుల గుండా ఖైదీకి చేరునప్పటికి ఏ 8 అణాలో ఖరీదు వస్తువులో మిగుల్తాయి. 1940-45 నాటు అద్వయుద్ధకాలంలో మొదటితరగతి డిటెన్యూలకు రోజుకు 1-14-0, రెండవ తరగతివారికి 1-5-0 ఇచ్చేవారు. కాంగ్రెస్ మంత్రుల కాలంలో అందులో సగంకూడ ఇవ్వలేదంటే ఏమనుకోవాలి?"

అలాగే పూర్వం అద్వయుద్ధకాలంలో ఏటాదికి గుడ్డలకు రు 60 ఇచ్చేవారు. నేడు కేవలం 'బి' క్లాసు గుడ్డలిస్తున్నారు.

ఇసిగాక రాత్రులపూట 'లాకప్' చేస్తున్నారు. డిటెన్యూలను ఇంతకుపూర్వం ఎన్నడూ 'లాకప్' చేసే అలవాటులేదు.

ఈ నెల 19 వ తేదీ న్యాయశాఖమంత్రి ... గారు వెల్లూరుజైలుకు వెళ్ళారు. వారిని డిటెన్యూలు కలుసుకొని తమ కోరికలను తెలియజేశారు. అద్వైయుద్ధకాలంలో కాగితాలు డిటెన్యూలను చూడానికి మంత్రిగారు నిరాకరించారు. ఇంతేగాక ... గారి జవాబు, నిరంకుశ సామ్రాజ్యవాదులజవాబుగా వుంది. కాని బాధ్యతగల ప్రజామంత్రికి తగినదిగాలేదు. అవమానకరమైన షరతులను కూడ ఆయన కోరారు.

(1) లాకప్‌తీసివెయ్యాలి. (2) ప్రభుత్వం ... మిగత పత్రికలు, పుస్తకాలు అనుమతించాలి. (3) కార్మిక - కర్షక పోరాటాలలో జైలుకువచ్చినవారిని రాజకీయ ఖైదీలుగా మార్చాలి. ఇలాంటి సర్వసామాన్యమైన కోర్కెలంతే డిటెన్యూలు కోరారని తెలుస్తున్నది. కాని వీటిపన్నిటిని మంత్రిగారు నిరాకరించారు.

ఇంత అమానుషంగా విచారణచేయక నిర్బంధించిన రాజకీయ నాయకులను ప్రభుత్వం చూస్తున్నదంటే ఓటంగా సహింపరాని విషయం. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ... రాజకీయఖైదీల పరిస్థితి ఇంత ... కావడం ప్రజలు క్షమించరు.

ఈ ప్రభుత్వం న్యాయమైన కోరికలను ... నిరాకరించి సప్పుడు, తమ వాంఛా ... డెటిన్యూలు నిరశన ప్రారంభి ... అవసరము ఇదివరకు ఒకరో ... నిరశన ప్రతం గావించారు. ఆలాంటి పరిస్థితిలో దేశభక్తుల కర్తవ్యమేమిటి? ప్రజల విద్యుక్త ధర్మమేమిటి?

వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ... కోర్కెలను ప్రభుత్వం అమోదించేట్లు చేయాలి. ... పౌరుడు ప్రభుత్వాన్ని ... చేయవలసిన కనీసధర్మమని ... కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ... బాధ్యత కాంగ్రెస్ వాదులదే ... వుంది.

... నేతృత్వంలో కైదుపాలైనవారి ... సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ... కార్మిక కర్షకులది, ప్రతిప్రజా... వాదిది, ...

జిల్లా, రాష్ట్రసంఘాలపై ఆంక్షను రద్దుచేయాలి

కోలవెన్ను, ఫిబ్రవరి 25

ప్రభుత్వమువారు యిటీవల ప్రకటించిన టీచర్ల జీతముల స్కేళ్ళను పరిశీలించి తీవ్ర అసమ్మతిని తెలుపుచున్నాము. ఒకే గ్రేడు చదివి ఒకే బోధన క్రమము జరపు టీచర్లకు ఒకే స్కేలును నిర్ణయించవలెనని యు, కేవలము మేనేజిమెంటుల అనుసరించి స్కేళ్ళను భేదింపజేయుట కేవలం అసమంజసమనియు, కనీసము ప్రతి ఉపాధ్యాయునకు రు 60 లకు తక్కువగాని నెల జీతము పొందునట్లుగా స్కేళ్ళను తిరిగి రివైజు చేయవలయుననియు ప్రభుత్వము వారిని కోరుచున్నాము.

జిల్లా రాష్ట్రసంఘాలపైన ఉన్న ఆంక్షనలను తొలగించి సెక్షను 154 రద్దుచేయవలెననియు, వారి న్యాయమైన కోర్కెలం నీడేర్చని పక్షంలో, మార్చి 1 వ తారీఖునుండి సమ్మె చేయవలెననేదినిర్ణయమునట్లు పూర్తి సహకారము చేయవలెనని కోలవెన్ను టీచర్ల సంఘం తీర్మానించింది.

ప్రభుత్వ రివైజ్డు స్కేల్సు నిరుత్సాహంగావున్నవి

బెజవాడ, ఫిబ్రవరి 25

బెజవాడ తాలూకా టీచర్ల మానేజర్సు సంఘముయొక్క కార్యవర్గ సమావేశం 22-2-47 తేదీన బెజవాడలో సమావేశమై ఈ క్రింది తీర్మానములు చేసినారు.

ప్రస్తుతం ప్రభుత్వంవారు ప్రకటించిన స్కేళ్ళు ఉపాధ్యాయులకు ఎంతమాత్రమును ఉత్సాహకరముగా లేవు గనుక ఇప్పుడున్న క్లిష్ట ఆర్థిక పరిస్థితులనుబట్టి హయ్యర్ గ్రేడ్ 60-2-75, సెకండరీగ్రేడ్ 75-3-100 రూపాయలకు తక్కువగాకుండా యిప్పించగలందులకు కోరుచున్నాము.

కరువుభత్యమూ, అద్దెలూ ప్రభుత్వమే యివ్వాలి

బెజవాడ, ఫిబ్రవరి 25

ది 23—2—47 వ తేదీన బెజవాడతాలూకా ఎయిడెడ్ టీచర్సు యూనియన్ కార్యవర్గ సమావేశంలో యీ దిగువ తీర్మానాలు చేయబడినవి

(1) మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన టీచర్ల జీతాల స్కేళ్ళను యీ సంఘమువారు పూర్తి అసమ్మతి తెలుపుచున్నారు. ఒకే గ్రేడ్ ట్రైనింగుపొంది ఒకేబోధనాక్రమమును అనుసరించు టీచర్లకు ఒకే స్కేలును నిర్ణయించవలెననియూ, జీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినందున యూరోపు ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్కేల్సు చాలా స్వల్పమనియూ, ప్రతి ఉపాధ్యాయునకు కనీసం రూ 60-0-0 లకు తక్కువలేకుండా జీతనముల నిర్ణయిస్తూ స్కేళ్ళను తిరిగి రివైజుచేయుండవలెనని మద్రాసుప్రభుత్వమును కోరుతున్నారు.

(2) 1944 జులైనుండి ఎయిడెడ్ స్కూళ్ళ టీచర్లకు కూడా లోకల్ బోర్డు టీచర్లకు యిచ్చినట్లు రూ 10-0-0 లు కరువుభత్యం యివ్వవలెననియూ యీ సభవారు మద్రాసు ప్రభుత్వమువారిని కోరుచున్నారు.

(3) పట్టణములోని ఎయిడెడ్ పాఠశాలల భవనములకున్నూ, పల్లెలలో స్వంతభవనాలులేని స్కూలు భవనములకున్నూ అద్దె గ్రాంట్లు యివ్వవలెనని యీ సభవారు కోరుచున్నారు.

బోనసులు యివ్వాలి

వత్సవాయి, ఫిబ్రవరి 25

22-2-47 వ తేదీన వత్సవాయి సెంటరు క్లాసు టీచర్సుఅసోసియేషనుకు చెందిన ఉపాధ్యాయులు వి. గాబ్రియల్‌గారి అధ్యక్షత క్రింద సమావేశమై చేసిన తీర్మానములు :

ఇటీవల మద్రాసు ప్రభుత్వమువారు ప్రకటించిన రివైజ్డుస్కేల్సు చాల అసంతృప్తిగా నున్నవి. ఒకే విద్యాయోగ్యత, గ్రేడ్ గలిగిన ఉపాధ్యాయులకు వేరువేరు మేనేజిమెంట్లు క్రింద పనిచేయువారికి వివిధములైన స్కేళ్ళు నిర్ణయించినారు. ఇది చాల అన్యాయము. అట్లుగాక ఒకే విద్యాయోగ్యత గలవారికి ఒకే జీతముల స్కేళ్ళు నిర్ణయించగలందులకున్నూ ఒకేవిద్యాయోగ్యతగలిగి ఏ డిపార్టుమెంటులో పనిచేసినప్పటికీ ఒకే స్కేలు నిర్ణయించుటకున్నూ ఉపాధ్యాయుల కనీస వేతనము నెల 1కి రు 60-0-0 నిర్ణయించుటకున్నూ తీర్మానించటమైనది.

నాన్‌గెజిటెడ్ ఆఫీసర్లకున్నూ ఇన్‌ఫీరియర్ సర్వీసు ఉద్యోగస్తులకున్నూ మంజూరు చేసిన బోనసును ప్రాథమికోపాధ్యాయులకు గూడానివ్వించవలయుననితీర్మానించడమైనది

మద్రాసు ఉపాధ్యాయ దినోత్సవం

నందిగామ, ఫిబ్రవరి 20

మద్రాసు ఉపాధ్యాయ దినోత్సవము సౌత్ఇండియా టీచర్సు యూనియన్‌వారి ఆదేశాను ప్రకారం నందిగామ బోర్డు హైస్కూలు టీచర్సు అసోసియేషన్ హైస్కూలు భవనమందు శ్రీ వి. సత్యనారాయణమూర్తిగారు (రిటైర్డుయింజనీయర్) అధ్యక్షతను జరుపబడెను.

అధ్యక్షులు దేశాభ్యుదయము ఉపాధ్యాయులపై ఎంతయు ఆధారపడి యున్నదనియు, వారికష్టనివారణకై కృషిచేయుట సమాజమందు అందరికి బాధ్యతయనియు ఉద్ఘాటించిరి. తదుపరి ఉపాధ్యాయుల కోర్కెలను తీర్చవలయునని ప్రభుత్వమును కోరుతూ తీర్మానించిరని యం. అంకినీడుగారు వ్రాస్తున్నారు.

విశ్వవిద్యాలయ నౌకర్ల సమ్మెకు విద్యార్థుల అండ

అన్నామలైనగర్, ఫిబ్రవరి 14

అన్నామలై విశ్వ విద్యాలయంలోని నౌకర్లు (అన్నితరగతులవారు) తమ జీతాలను పెంపుదల చేయవలసిందిగా అధికారులను అడుగగా వారు నిరాకరించారు. వెంటనే వారు సంఘమును స్థాపించుకొని ఫిబ్రవరి 11 వ తేదీకి తమ కోర్కెలను తీర్చకపోయినట్టయితే సమ్మె చేస్తామని నోటీసునిచ్చారు. అట్లాగే 11 వ తేదీ సమ్మె ప్రారంభించారు.

విద్యార్థులలో సంచలనంపుట్టి నౌకర్లకు సాయంచేయుటానికి నిశ్చయించుకొని ఒక కమిటీని ఏర్పరచి, తాము కూడా వారికి సానుభూతిగా రెండు రోజులు సమ్మెచేశారు. సమ్మెను భగ్నంచేయడానికి వందమంది రిజర్వు పోలీసులువచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి ప్రయత్నించి విఫలులయ్యారు.

తరువాత నౌకర్ల తరపున విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుని దగ్గరకు రాయబారం వెళ్ళి సంప్రతింపులు జరిపారు. అధికారులు నౌకర్లను ఆయుదుబాహాయలు కరువుభత్యం యివ్వడానికి, సమ్మెలో పాల్గొన్నందుకు ఏవిధమైనచర్యా తీసుకోమని హామీ యివ్వగా సమ్మె ముగిసింది.

తమకు అండగా నిలబడి పోరాడిన విద్యార్థులను విశ్వవిద్యాలయ నౌకర్లు ఎంతో అభినందించారు.

ఖద్దరువ్యాపారంచే వ్యక్తులపై ప్రభుత్వాజ్ఞ

మద్రాసు, ఫిబ్రవరి ...

ఖద్దరు ఉత్పత్తి ప్రోత్సాహకార్య ఖాదీస్కీము అమలులోనున్న ప్రాంతాలలో వ్యక్తులు ప్రత్యేకంగా ఖాదీవుత్పత్తిని, వ్యాపారంగాని చేయరాదని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంనుండి యేవర్తకుడూ ఖద్దరు ఎగుమతిచేయకూడదనికూడా నిర్ణయించారు.

సాగు నూతులకు ప్రభుత్వ ప్రోత్సాహం

మద్రాసు, ఫిబ్రవరి 25

గత వారంలో రివిన్యూమంత్రి కళా... గారు కాళ్ళలి వెళ్ళినప్పుడు అచ్చట ఒక రైతు సమావేశంలో మాట్లాడుతూ సాగుకోసం కొత్త నూతులు త్రవ్వించడానికి ఒకటిన్నర కోటి రూపాయలు ఖర్చు పెట్టాలనుకుందని చెప్పారు. మెట్ట ప్రాంతాల్లో నూతులు త్రవ్వడానికి రైతులంతా ప్రభుత్వసహాయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. గట్టిమోపు నేలలో నూతులకు అదనపుఖర్చు అయితే ప్రభుత్వ సహాయం హెచ్చింపబడుతుందని కూడ చెప్పారు.

కర్నూలుకువిద్యుచ్ఛక్తి

మద్రాసు ఫిబ్రవరి 25

కర్నూలు థర్మల్ స్కీముకోసం 4.95 లక్షలతో ప్రారంభించి వం॥ 6 లగా 11 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి మద్రాసు ప్రభుత్వం నిశ్చయించింది. ప్రస్తుతం సంతృప్తికరంగా పని చేయని యంత్రాలను కర్నూలు మునిసిపాలిటీ కోరికమీద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వాటిని మరమ్మతు చేయడమే కాకుండా 150 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని అదనంగా ఉత్పత్తి చేయడానికి కొత్త యంత్రాలను స్థాపిస్తుంది. 6 సం॥ ములలో మరికొన్ని యంత్రాలుకూడా పెడతారట.

గ్రామోద్యోగుల లంచగొండితనం

ఊటుకూరు, ఫిబ్రవరి 24

తిరువూరు తాలూకా ఊటుకూరు గ్రామములో కరణం పంటలెక్కలు రాస్తున్నాడు. లంచమిస్తే పంట తగ్గించి రాస్తామనీ, లేకపోతే పంటంతా సర్కారు తీసుకుపోతుందనీ రైతులను బెదరిస్తున్నాడు. కరణంతోపాటు తనకుకూడ యివ్వకపోతే రైతులపని పట్టిస్తానని మునసబుకూడ నిర్బంధిస్తున్నాడు. అప్పుడే కొంతసొమ్ము వసూలుచేసినట్లుకూడ తెలుస్తోంది. ప్రభుత్వం ఈ అక్రమాలను అరికట్టి లంచగొండులపై చర్య తీసుకోవాలని ఊటుకూరు గ్రామ ఆహారకమిటీ ప్రెసిడెంటు రామిశెట్టి వేమగోపాలరావుగారు వ్రాస్తున్నారు.

కౌలు నిర్ణయించి చట్టం చేయాలి

పల్లెపూన, ఫిబ్రవరి 20

రేపల్లెతాలూకా కొలమూరు గ్రామంలో 16 వ తేదీన కౌలుదార్లసభ జరిగింది. శ్రీకంఠంనేని వెంకటసుబ్బయ్య (కాంగ్రె...) పల్లాపు నరసింహారావుగార్లు కౌలు సమస్యపై ఉపన్యసించారు.

ఖర్చులుపోను నగంపంట కౌలుగా నిర్ణయించి చట్టంచేయాలని ప్రభుత్వాన్నికోరుతు సభలో తీర్మానించారు ... అర్జీ సెన్సును ఉపసంహరించాలనీ, అరెస్టయిన నాయకులను విడుదలచేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు.

గన్నవరం తాలూకా రైతు ప్రతినిధుల సభ

గన్నవరం తాలూకా రైతుసంఘం కొత్త జనరల్‌బాడీ మార్చి 1 వ తేదీ ఉదయం కొయ్యగూరపాడులో జరుగుతుంది.

భారత నావికుల వీరోచిత పోరాటం

అభినందిస్తూ ఆంధ్రలో పలుచోట్ల వార్షికసభలు

బెజవాడ, ఫిబ్రవరి 25

గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో భారత నావికులు బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేసి బ్రహ్మాండమైన పోరాటాన్ని జరిపి స్వాతంత్ర్యోద్యమములో నూతనాధ్యాయం ప్రారంభించారు.

ఈ సంవత్సరం భారత నావికుల తిరుగుబాటు వార్షికోత్సవం దేశంలో పలుతావులలో జరుపబడింది. ఆంధ్రలో కూడా అనేకచోట్ల వివిధ ప్రజాసంస్థల యాజమాన్యమున సభలు జరిపి భారత నావికుల వీరోచిత పోరాటానికి జోహార్లు తెలియజేశారు.

అన్ని సభలలో నావికుల వీరోచిత పోరాటానికి స్వాతంత్ర్యోద్యమమునగల ప్రముఖ స్థానాన్ని తెలియజేస్తూ తీర్మానాలు ప్యాసుచేయబడ్డాయి. భారత నావికులు తమ సమ్మె విరమించు కొనే సందర్భంలో కాంగ్రెసు లీగు నాయకులు చేసిన వాగ్దానాలను ఇప్పుడు తన్నుకనెరవేర్చాలనియూ, అరెస్టు చేయబడ్డ నావికానాయకుల విడుదల చేయవలసిందిగాను, సమ్మెలో పాల్గొన్న వారిపై ఏవిధమైన చర్యతీసుకోరాదనియూ, నావికులకుగల దుర్భర పరిస్థితులను తొలగించవలసిందిగానూ, మన నావికా దళాన్ని వెంటనే భారతీయపరచి చేయాలని కోరుతూ తీర్మానాలు చేయబడ్డాయి.

అన్ని సభలలో మద్రాసు ప్రభుత్వ 'ఆర్డినెన్సు'ను తీవ్రంగా ఖండించుతూ తీర్మానాలు చేయబడ్డాయి.

వాల్తేరులో: ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి ఫెడరేషన్ యాజమాన్యమున, సామర్లకోటలో కమ్యూనిస్టుపార్టీ యాజమాన్యమున, కర్నూలులో కమ్యూనిస్టుపార్టీ, కార్మికసంఘాల యాజమాన్యమున, విజయనగరంలో విద్యార్థిసంఘ యాజమాన్యమున, ఏలూరులో విద్యార్థి, యువజన, మహిళా కమ్యూనిస్టుపార్టీల సంయుక్త యాజమాన్యమున, నెల్లూరుతాలూకా వెంకటపాలెంలో గ్రామ రైతు సంఘ యాజమాన్యమున, బెజవాడ పేటలలో యువజన సంఘ యాజమాన్యమున, తాడంకిలో విద్యార్థి సంఘ యాజమాన్యమున, బాపట్లలో పట్టణ విద్యార్థి సంఘ యాజమాన్యమున, పొన్నూరులో స్థానిక విద్యార్థిసంఘయాజమాన్యంన, పల్నాడు తాలూకా పిడుగురాళ్లలో రైతుసంఘయాజమాన్యమున ఈ సభలు జరిగాయి.

ప్రభుత్వం చిన్న వుద్యోగుల జీతాలు పెంచాలి

ఏలూరు, ఫిబ్రవరి 20

ది 16-2-47 న పశ్చిమగోదావరిజిల్లా కవర్నమెంటు ఆన్ ఫేషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సాధారణ సభ్యులసభ శ్రీ యీదర సుబ్బమ్మాదేవి గారి అధ్యక్షతన ఏలూరులో సమావేశమై యీ క్రిందితీర్మానం ప్రవేశపెట్టగా, దానిని అధ్యక్షులు శ్రీపోలిన సరశింహంగారు (2) సుదర్శనం వన్యాని, (3) క్రోవి లక్ష్మీనారాయణ (4) చంద్రయ్య, అబ్దుల్ లతీఫ్‌గార్లు బలపర్చిరి.

1947 మార్చి నెలాఖరులోగా, దఫేదారు, తపాయికులు చిన్నవుద్యోగులమగు మనకు ప్రభుత్వమువారు జీతములను ఎక్కువగా చేయకున్నట్లు, ఏప్రియల్ 1 వ తేదీనుండి జీతములు పుచ్చుకొనుట మానివేయుటకు ఈ సభవారందరూ ఏకగ్రీవంగా ఆమోదించిరని డి. అప్పలస్వామిగారు వ్రాస్తున్నారు:

గుడివాడతాలూకా రైతుప్రతినిధుల సభ

మార్చి 2 న పాములపాడులో

కైకాలూరు తాలూకా రైతుసంఘ ప్రతినిధులసభ లోగడ ప్రకటించినట్లు మార్చి 1 వ తేదీన కాక 2 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుంది.

చేనేత పారిశ్రామికుల కడగండ్లు

జమ్మలమడుగు, ఫిబ్రవరి 24

జమ్మలమడుగు తాలూకాలో దాదాపు 2000 కూలీ చేనేత పారిశ్రామికుల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలు మాష్టరువీవర్ల దయా దాక్షిణ్యాలమీద ఆధారపడి జీవిస్తున్నవి. నేతగాండ్రకు పంచిపెట్టేందుకై మాష్టరువీవర్లు కిస్తున్న నూలును వారు దొంగమార్కెట్టులో విక్రయించుకొంటున్నారు. కొంతమంది మాష్టరువీవర్లు నేతగాండ్రకు సరిగా మజూరీలివ్వక అష్టకష్టములు పెడుతున్నారు. తమ కష్టాలను నివృత్తి చేసుకొనుటకు ముందుకువచ్చి ప్రభుత్వానికి విన్నవించుకొందే పనులనుండి తొలగించివేస్తున్నారు. ప్రస్తుతం యీ విధంగా పనులనుండి వెళ్ళగొట్టబడిన చేనేత కుటుంబాలు దాదాపు 200 వరకు వున్నాయి.

ఈనాడు ఆహారకొరతకూడా ఏర్పడింది. సకాలంలో వర్షం రానందున పంటలు పూర్తిగా దెబ్బతిని నాలుగు అణాల పంటకూడా పండలేదు. ఎక్కడజూచినా కరువుదేవత ఇప్పుడే ప్రత్యక్ష మవుతూంది. దొమ్మర నంద్యాల, మోరగుడి, వేపరాల, దానవులపేట మొదలగు గ్రామాలలో అరువేలవరకు చేనేత కుటుంబాలు వున్నాయి. ఈ కుటుంబాలు మొదటి నుండి చేనేత వృత్తివల్ల జీవించుచున్నాయి. గడచిన సంవత్సరంనుండీ నూలు కరువు, ధాన్యం కరువుతో విపరీత కష్టాలకు లోనయ్యారు. వెంటనే ప్రభుత్వం తగు చర్య తీసుకొని కూలి చేనేత పారిశ్రామికులకు సహాయం చేయకపోయిన, రెండువేల కూలీ చేనేత పారిశ్రామికుల కుటుంబాలు కరువువాతబడక తప్పదు. వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని యీ క్రింది కోర్కెలు తీర్చాలని కోరుచున్నాను.

మాష్టరు వీవర్ల పేరులనున్న మొత్తం అన్ని కూపనులు రద్దుపరచాలి.

ప్రతి కూలీ చేనేత పారిశ్రామికునికి ఒక్కొక్క నూలుకూపను యివ్వాలి.

ప్రభుత్వం స్థానిక చేనేత పారిశ్రామిక సంఘాల సహాయంతో కూలీ చేనేత పారిశ్రామికుల మజూరీలు నిర్ణయించాలి.

ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరించి దొమ్మర నంద్యాల, వేపరాల, మోరగుడి గ్రామ డిపోలలో విల్వచేయించాలని ఉేకూరు, సుబ్బారావుగారు వ్రాస్తున్నారు.

కాంగ్రెసు ప్రభుత్వం నూలుకరువునుతీర్చాలి

పాలకొల్లు, ఫిబ్రవరి 24

చేనేత పారిశ్రామికులకు ప్రభుత్వంవారు నిర్ణయించిన నూలు కోటా యే నెల కూడా పూర్తిగా రాలేదు. నెలకు 5, 6 రోజులకు సరిపడే నూలు మాత్రమే వస్తుంది. ఆ కొద్ది నూలు కూడా యీ నెల రాలేదని అధికారులు చెప్పుచున్నారు. దీనితో పారిశ్రామికులు అలజడి హెచ్చయింది. ఒకవైపున ప్రజలు బట్ట కరువుతో బాధపడుచున్నా మగ్గాలకు కేటాయించిన నూలు కూడ సరఫరా కావడం లేదు.

మిల్లులనుండి వచ్చేనూలు కొంత దొంగ వ్యాపారస్థుల ద్వారా దబాయిచీ అవుతూనే వుంది. నూలుదొంగవ్యారంఅరికట్టి కాంగ్రెసు ప్రభుత్వం శ్రద్ధతీసుకుని నూలు కరువును తీర్చకపోవడం శోచనీయం.

ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల న్యాయమైన కోర్కెలను పీడేష్ప మిల్లులలో మూడు షిప్టుల ద్వారా పనిచేయిస్తూ, క్రొత్త నూలు మిల్లులను వెంటనే స్థాపించి చేనేత పారిశ్రామికులకు నూలుకరువు, ప్రజలకు బట్టకరువు తీర్చాలని మద్రాస్ మంత్రివర్గంవారిని కోరుచున్నానని పుల్లం వీరకంఠంగారు వ్రాస్తున్నారు.

పొగాకు రైతులకు బొగ్గు అందటంలేదు

గుంటూరు తాలూకా రైతు నాయకుని ప్రకటన

గుంటూరు, ఫిబ్రవరి 24

గుంటూరుతాలూకా రైతుసంఘాధ్యక్షులు కొల్లూరు వెంకటేశ్వర్లుగారిలా వ్రాస్తున్నారు.

పొగాకు రైతులస్థితి చాలా ఆందోళనకరంగావున్నది. బ్యారన్లకు కావలసిన బొగ్గు సరిగా సప్లయికాక కట్టెతో క్యూరింగ్ చేయవలసివచ్చింది. బ్యారన్ 1 కి బొగ్గుతో అయితే రు. 40-0-0 లు సరిపోయేదానికి, కట్టెతోకాల్చుటవలన రు. 120-0-0 ల దాకా అవుతోంది. ఈ సంవత్సరం అతివృష్టి వలన రెండుమూడుసార్లు నారునాటుఖర్చులు, అదనంగా కావటమేగాక, మెరక పొలాల్లో వేసిన తోటలు యకరం 1 కి షుమారు 400పౌన్లు కంటె దిగుబడిరావటంలేదు. వల్లపుపొలాలు చాలాగడ్డ కరగిపోయి విరిచే పనిలేకుండా పోయినవి.

బారన్‌కు ఎంతసొమ్ము వ్యయపరిచినా ఇనుము సరిగా దొరకక ఏవో అతుకులు తొడుకులుగానే సవిసాగించుదామన్నా యిప్పటికి చాలబ్యారన్లకు మొదటికోటాకూడా బొగ్గు అందలేదు. పైగా జనవరి 14 వ తేదీ తరువాతవచ్చిన అప్లికేషన్లకు బొగ్గు యివ్వవద్దని, ప్రొవిన్షియల్ కొల్ కంట్రోల్ ఆఫీసర్ ఆర్డరు యిచ్చినట్లు తెలుస్తూంది.

అనేకగ్రామాలనుంచి మహజర్లు టెలిగ్రాంలు యిప్పటికే కాంగ్రెసుమంత్రులవద్దకు వెళ్ళినవి. కాని వాటికి యీ విషయంల్లో చీమకుట్టిన మాత్రము కూడా కదలిక కలుగలేదు. కాన యిప్పటికైనా ప్రభుత్వం పొగాకు బ్యారన్ల రైతులకు యీ క్రింది కోర్కెలు వెంటనే వెంవేర్చవలెనని కోరుచున్నాను.

(1) ప్రతిబ్యారనుకు కనీసం 12 టన్నుల బొగ్గు వెంటనే సప్లయిచేయాలి.

(2) జనవరి 14 వ తేదీ తరువాత పెట్టుకున్న అప్లికేషన్లకు కూడా బొగ్గు సప్లయి చేయాలి.

(3) ప్రతి బ్యారన్‌కు పైపుదారులు అందజెయ్యాలి.

(4) గుంటూరు పొగాకు మార్కెట్‌కమిటీ సూచించిన కనీస ధరలు నిర్ణయించాలి.

(5) ప్రతి రైతుకు తీర్వై చేయించుకొని సరుకు అమ్ముకొనటానికి 100 1కి రు. 75 పొగాకు హామీమీద అప్పులివ్వాలి.

పై కోర్కెలు సాధించుటకు రైతులంతా కలిసి ప్రభుత్వానికి మహజర్ల ద్వారా టెలిగ్రాంల ద్వారా రైతాంగ కోర్కెలను తెలియజెయ్యాలి. "చీలిపోతే కూలిపోతాం, కలిసివుండే విలువగల్గుతాం" అనే సత్యాన్ని గుర్తించి, రైతులంతా ఐక్యతతో తమ హక్కులు సాధించబడేవరకు ఎడతెగని ఆందోళన చెయ్యాలి.

కనీస ధరలకై ఏజన్సీ ప్రజల ఆందోళన

కూనవరం, ఫిబ్రవరి 21

భద్రాచలం తాలూకా కొండ్రాజుపేటలో ఏన్న ఆదిమవాసులసభ జరిగింది. కారం కన్నయ్యదొరగారు అధ్యక్షత వహించారు. సభలో ఏజన్సీ ప్రజల కష్టాలు చర్చించబడినాయి.

ఏజన్సీ పంటలకు కనీస ధరలు నిర్ణయించాలని ఎన్ని మహజర్లు యిచ్చినా ప్రభుత్వం వదలనందుకు సభలో నిరసన తెలిపారు. ఈ విషయమై ఏజన్సీ పటిక శేర్ఖరువద్దకు రాయబారం వెళ్ళాలని తీర్మానించారు. వెఙ్య అనాగల కూదరి గ్రామాల్లో స్కూళ్ళు పెట్టించాలనీ, ఈ యేడే ఏజన్సీ ప్రాంతంలోనైనా మద్యనిషేధం అమలు చేయాలనీ, కొత్త సహకార సంఘాలు షేరు ధనం రు 5 లకు తగ్గించి ఏజన్సీలో కూడా కొన్ని సంఘాలు స్థాపించాలనీ కోరారు. ఏజన్సీకి ప్రత్యేక పరిపాలన రద్దు చేయాలనీ, వెట్టిచాకిరీ, లంచగొండితనం నిర్మూలించాలనీ తీర్మానించారు.

రామపాదసాగర నిర్మాణంవల్ల ఏజన్సీ గ్రామాలు మునిగిపోతాయని ప్రజలలోవున్న అలజడిని తొలగించడానికి వాస్తవ పరిస్థితులను తెలియచేస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలనికూడ కోరారు.

'ఆర్డినెన్సును రద్దుపరచి కాంగ్రెసుప్రతిష్ఠ కాపాడండి'

మంత్రివర్గానికి కాంగ్రెసువాదుల హెచ్చరిక

తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెస్‌కమిటీసభ్యుడు

రాజోలు, ఫిబ్రవరి 18

తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెసుకమిటీ సభ్యులు కొత్తపేట తాలూకా కాంగ్రెసు కమిటీ సహాయకార్యదర్శి శ్రీ మంతెన నర్సింహరాజుగారిలా ప్రకటిస్తున్నారు.

మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన 'ప్రజారక్షణ ఆర్డినెన్సును మదరాసు రాష్ట్రంలో వున్న వివిధ ప్రజానాయకులు, విజ్ఞానవేత్తలు రాజకీయభేదం లేకుండా, ఇది ప్రజారక్షణ ఆర్డినెన్సు కాదు; ప్రజాభక్షణ ఆర్డినెన్సు అని. దీన్నితక్షణం వుపసంహరించుకోవాలని ఎలుగెత్తి చాటినా, ప్రకాశంగారు నేవట్టిన కుందేటికి మూడేకాళ్ళని తెల్లగవర్నరుచేత తయారుచేయబడ్డ ఆర్డినెన్సును బిల్లురూపంలో తీసుకొస్తామనడం సమంజసం కాదు. క్షంతవ్యం అంతకంటే కాదు.

చిరకాలం ఆర్డినెన్సులతో యుద్ధంజేసిన కాంగ్రెస్ రాజకీయభేదాలాధారంజేసుకొని సామ్రాజ్యవాదుల ఎత్తుగడలను బట్టబయలు జేస్తూ అంతిమ స్వాతంత్ర్య పోరాటానికి ప్రజల నాయకత్వపరుస్తున్న సోదర దేశభక్తులయిన కమ్యూనిస్టులపై ఇట్టి ఆర్డినెన్సు ప్రయోగించుటతగదు. మీరే నిజమైన ప్రజాప్రతినిధులైతే మీలో మీరు తగవులుమాని, ప్రజాసమస్యలపైన పని ప్రారంభించి నేటికి అరెస్టుజేసిన ప్రజానాయకులను తక్షణం విడుదలజేసి ఆర్డినెన్సును బిల్లురూపంలో తీసుకురాక వెంటనే ఉపసంహరించుకొని ప్రజల్లో తిరిగి మీ గౌరవాన్ని కాపాడుకోమని నా ప్రార్థన.

కడప తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడు

కడప, ఫిబ్రవరి 20

కడప తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు శ్రీ లక్కగంగిరెడ్డి యీవిధంగా ప్రకటిస్తున్నారు:

"భారత కమ్యూనిస్టుపార్టీ కేంద్ర ఆఫీసు పైనను, దేశంలో యితర కమ్యూనిస్టు కార్యాలయాలపైనను దాడిచేయడం, వారంటు లేకుండా సోదాలు - అరెస్టులు చేయడం ప్రతి ఒక్క దేశభక్తుడూ ఖండించవలసిన విషయం. ఈవిధంగా చేయడం సామాన్య 'పౌరసత్వ హక్కు'లకే భంగకరం.

కృష్ణాజిల్లా కాంగ్రెసు సభ్యుడు

పోతవరలంక, ఫిబ్రవరి 17

తూర్పు కృష్ణాజిల్లా కాంగ్రెసు సభ్యుడు శ్రీ యీదుపుగంటి వెంకటేశ్వరరావుగారు ఇలా వ్రాస్తున్నారు.

కార్మిక కర్షక సంఘటిత శక్తితో అతివాదులు ఎప్పటికప్పుడు సామ్రాజ్యవాదుల కుట్రలను బట్టబయలు చేస్తున్నారు. సామ్రాజ్యవాదులకు, జమీందార్లకు, దొంగ వ్యాపారులకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కొరకై అందరికి తిండి, బట్ట కావాలని పోరాడే కమ్యూనిస్టుపార్టీమీద బ్రిటిష్ ప్రభుత్వం కాలదెబ్బ తీసింది. ఇలాంటి పరిస్థితులలో ప్రకాశంగారి ఆర్డినెన్సు కాంగ్రెసు ఆశయాలకు కళంకాన్ని తెచ్చి, సామ్రాజ్యవాదుల కుట్రకు ఉపయోగపడుతూ ఉంది.

పత్తికొండ తాలూకా కాంగ్రెసు సభ్యుడు

పత్తికొండ, ఫిబ్రవరి 20

పత్తికొండ తాలూకా కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడు శ్రీ యస్. కె. పెదనారాయణరెడ్డి యిలా వ్రాస్తున్నారు:

మద్రాసు మంత్రివర్గం ప్రకటించిన "ప్రజారక్షణ ఆర్డినెన్సు" చాలా ఘోరంగావుంది.

కాంగ్రెసు పాలసీకి కమ్యూనిస్టుల పాలసీకి అభిప్రాయ భేదముండంటే ప్రచారము ద్వారా ప్రజల్లో కమ్యూనిస్టుల పాలసీ తప్పు రుజువు చేయాలేగాని, అరెస్టులు, 144 సెక్షన్లద్వారా మరియొక పార్టీని అణచుటము కాంగ్రెసు ప్రజాస్వామిక సూత్రాలకే విరుద్ధము; కళంకము కూడాను.

వల్లభాపురం కాంగ్రెసువాది

పెదపాలెం, ఫిబ్రవరి 16

తెనాలితాలూకా వల్లభాపురం కాంగ్రెస్‌వాది శ్రీయుత లంకిరెడ్డి సుబ్బారెడ్డిగారు ఈ క్రింది ప్రకటన గావిస్తున్నారు.

మద్రాస్ మంత్రివర్గం అమలుజరిపిన ఆర్డినెన్సు కాంగ్రెస్ సాంప్రదాయాలకు ముఖ్యంగా కరాచీ పౌరసత్వహక్కుల రక్షణతీర్మాన మూలసూత్రాలకే వ్యతిరేకం. చట్టప్రయోగాలవల్ల ప్రజాకల్లోలాలు ఆగవు. సమస్యలు పరిష్కారంకావు. దీనివల్ల ప్రజాద్రోహులు మాత్రమే బలపడతారు. ప్రజాద్రోహుల కండగావుండే పరాయిప్రభుత్వ కొమ్ముల వాడిదేరుతవి. పౌరహక్కుల ప్రేమించే దేశభక్తుడు దీనిని సమర్థింపజాలడు.

పంచాయితీబోర్డు అధ్యక్షుడు

మేడపాడు, ఫిబ్రవరి 16

నర్సాపురంతాలూకా మేడపాడుగ్రామ పంచాయితీబోర్డు అధ్యక్షుడు, గ్రామకాంగ్రెస్ అధ్యక్షుడు, ఆహారకమిటీ సభ్యుడు అయిన శ్రీ అడ్డాల నుద్భారాయుడుగారు యిలా వ్రాస్తున్నారు.

ఆర్డినెన్సులోని హంశాలను పరిశీలిస్తే ప్రజలలో పలుకుబడి పోగొట్టుకొని పోలీసు సాయంతో రాజ్యం యేలుదామనే ఉద్దేశ్యమున్నట్లు కనపడుతూ ఉంది. చిత్తశుద్ధికలిగి క్రమశిక్షణతో పనిచేసే ప్రజాసేవకులని గాంధీజీతో గుర్తించబడిన కమ్యూనిస్టు సోదరులను కాంగ్రెసు మంత్రివర్గం జైళ్ళల్లో త్రొయ్యడం చాలవిచారకరం. కాంగ్రెసువాదులు ముఖ్యంగా యువకులు ఈ ఆర్డినెన్సును రద్దుచేసేవరకు ఆందోళనచేయవలసిందిగా కోరుతున్నాను.

కమ్యూనిస్టుపార్టీ నిధికి విరాళాలు

రెక్కాడితేగాని డొక్కాడని చేనేత పారిశ్రామికులు, వ్యవసాయ కూలీలు, రైతులు తమ సర్వశక్తులను వినియోగించి పార్టీని రక్షించి పోషిస్తామని దృఢప్రతిజ్ఞ తీసుకొని పార్టీకిచ్చిన విరాళాలు.

(1) పద్దవల్లి చేనేతపారిశ్రామికులు	2800-0-0
(2) లంకెలకూరపాడు రైతులు	608-0-0
(3) మాదల	134-0-0
(4) చంద్రాజపాలెం	116-0-0
(5) లగడపాడు	50-0-0
(6) యర్రగుంట్లపాడు	20-0-0
(7) గార్లపాడు	10-0-0
(8) పణిదెం	15-0-0
(9) తాలూకాపార్టీమహాసభలో	80-0-0
	3233-0-0

వాగ్దానాలు

మేడికొండూరు	500-0-0
పణిదెం	1000-0-0
మాదల	300-0-0
ఈటూకూరు	250-0-0
లంకెలకూరపాడు	150-0-0
పత్తిపల్లి	500-0-0

బ్రిటిష్ పెట్టుబడికి భయంలేదని ప్రభుత్వహామీ

పార్లమెంటులో భారతసమస్య చర్చ

లండన్, ఫిబ్రవరి 26

[illegible] భారతసమస్యపై బ్రిటిష్ పార్లమెంటు ప్రభువుల సభలో చర్చ జరిగింది. బ్రిటన్ ఇండియాను విడిచి వెళ్ళిపోవాలని చేసిన ప్రకటన [illegible] భద్రతకు [illegible] లార్డ్ టెంపుల్ వుడ్ [illegible] కాబ్యూరల్ [illegible] తెచ్చిన తీర్మానంపై [illegible] మాట్లాడారు. [illegible] ఓటు [illegible] టెంపుల్‌వుడ్ తన తీర్మానాన్ని [illegible] ఉపసంహరించుకొన్నాడు.

హిందూ - ముస్లిం సమాధానం కుదిరితేనే అధికార మివ్వాలట

లార్డ్ సైమన్ (లిబరల్) [illegible] చర్చను [illegible] ప్రారంభిస్తూ ఇలా అన్నాడు.

"[illegible] ఒక్కొక్క జాతికి చెందినవారు. భారతసమస్య [illegible] కాదు. [illegible] ప్రభుత్వవిధానానికి [illegible] సంబంధంలేదు. [illegible] కుదిరిన కుదరకున్నా [illegible] బ్రిటిష్ [illegible] చెప్పుతున్నాడు.

"[illegible] రాజ్యాంగసభ [illegible] మాత్రమే [illegible] రాజ్యాంగసభ అనరాదు".

ఈ ప్రకటన చేసినా [illegible] భారతీయులు మహా [illegible] చూస్తారని [illegible] అన్నాడు. ఈ [illegible] భారతీయులు [illegible] గలరన్నాడు.

"1948 జూన్ నాటికి సంపూర్ణ [illegible] రాజ్యాంగ [illegible] భారత ప్రభుత్వాన్ని [illegible] అనుకో [illegible].

"[illegible] అధికార మివ్వాలనేది ప్రభుత్వం [illegible] నిర్ణయించుకోవాలి. [illegible] ఎలాంటి ప్రభుత్వానికి అధికారం ఇవ్వగలిగారో నిర్ణయించుకున్నా [illegible] మనలో చాలమంది పూర్వం [illegible].

బ్రిటిష్ సేవలు వెక్కసమా?

బ్రిటిష్ సేవలు ఏమిటి? ఇది కేవలం [illegible] మార్పేగాని బాధ్యత [illegible] అంటున్నాడు. [illegible] బ్రిటిష్ సేవలు వారికి అప్పచెప్పేందుకు [illegible] ఒక రాష్ట్రానికి రాష్ట్రానికి తగాదా [illegible] తెలియడంలేదు.

"[illegible] సైనికవ్యయ [illegible] అమృతసర్, [illegible] బ్రిటిష్ [illegible] చెప్పారు.

పరిస్థితి విషమిస్తున్నదని కన్సర్వేటివ్‌లు గ్రహించారు

లార్డ్ హాలిఫాక్స్ [illegible] మాట్లాడారు. "అధికారం మార్చాలంటే భారత [illegible] పార్టీలకు సమాధాన [illegible] ప్రభుత్వం [illegible] అన్నాడు."

"[illegible] భారతదేశంనుండి వచ్చిన వార్త [illegible] భారతదేశ పరిస్థితి [illegible] ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వమనే చెప్ప [illegible] బ్రిటిష్ ప్రకటన [illegible] ప్రభుత్వం [illegible] చెప్పవలసి [illegible] కష్టం. [illegible]

మార్గ మొకటి చూపలేకపోతున్నాము గనక ప్రభుత్వాన్ని నేను బలపరచలేను."

తర్వాత ఈ తీర్మానం వోటుతీసుకో నక్కరలేదని, అందుకు ఒత్తిడి తేవద్దని తన కన్సర్వేటివ్ మిత్రులను కోరాడు. ఆదర్శంలో తమకూ బ్రిటిష్ ప్రభుత్వానికి విభేదంలేదని, పద్ధతిలోనే భేదమున్నదని అనదు సంగతి [illegible] పెట్టాడు.

"భారతీయ రాజకీయపార్టీలలో చాలమంది తమ [illegible] పెంపొందించుకోవా [illegible] రున్నారు. పాశ్చాత్య [illegible]మీద అనుమానం [illegible] తొలగితే మనసాయాన్ని [illegible] అంగీకరించవచ్చు. ఇప్పుడు పెత్తనం చేస్తున్న ప్రభుత్వముంటే మటుకు వారు మన పలుకుబడిని అంగీకరించరు" అని [illegible]. నా మిస్పుడు స్వరాజ్య [illegible] చెప్పి తర్వాత తమ పెట్టుబడికి కేంద్రంగా భారతదేశాన్ని ఉపయోగించు కోవడమే ఈ సామ్రాజ్యవాదుల పరమోద్దేశ మనేందుకు ఇది మరొక ఉదాహరణ.

కాంగ్రెస్ రాజీనామాభయం

లార్డ్ జోవిట్ (లార్డ్ ఛాన్సలర్) మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వ అవస్థనిలా వివరించాడు. "వైస్రాయి తన కౌన్సిల్‌ను అదిలిస్తే కాంగ్రెసు రాజీనామా ఇస్తుంది. [illegible] పెద్ద ప్రతిష్ఠంభన [illegible]." ఇలాంటి పరిస్థితి చాలాకాలం ఉండ వీలు లేదన్నాడు. [illegible] భారత పార్టీలపై [illegible] రావచ్చునన్నాడు. ఇప్పుడే భారతదేశం వదలితే [illegible] గౌరవం. ఇంకా [illegible] చాలాకష్టం అన్నాడు.

వ్యాపారవాణిజ్యాలపై ఆశ

"ప్రభుత్వ విధానంవల్ల భారతదేశంలో [illegible] జరిగిపోవలేదు. [illegible] ఉద్యోగులు, సేనలు కొత్త ప్రభుత్వంవద్దన్నా వారు వెనక్కు రావచ్చు. మనవాళ్ళు ఎక్కువ భాగం వ్యాపార వాణిజ్యాలలో మునిగి ఉన్నారు. కొత్తపరిస్థితులలో బ్రిటిష్‌వ్యాపార పరిశ్రమలకు తగినంత అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తున్నది.

లిబరల్‌పార్టీపక్షమువాడు లార్డ్ [illegible] ప్రాచ్య దేశప్రజలలో మహత్తరమైన మార్పు వచ్చిందని, అసంగతిని జ్ఞాపకం పెట్టుకో కుండా కన్సర్వేటివ్ పక్షంవారు మాట్లాడుతున్నా రన్నాడు.

లార్డ్ క్రాన్‌బోర్న్ (ప్రతిపక్ష నాయకుడు) చాల ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించాడు. "హిందూ-ముస్లిములకు విభేదాలున్నవి కాబట్టి, వారిలో వారికి సమాధానం కుదిరేవరకు రాజ్యాంగ సంస్కరణలలో ఏ మాత్రం మార్పుండదు." అని ప్రభుత్వం ప్రకటించవలసి ఉన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం తగినంత [illegible] అవలంబించక పోవడమే ఈ విషమస్థితికి కారణమని అన్నాడు.

భారతదేశంలోని విభేదాలను విపరీతంగా చెప్పి, మైనారిటీలను వదలివేసి రావటం పెద్ద తప్పన్నాడు. "బ్రిటిష్ మిత్రులైన సంస్థానాధిపతులను రక్షించాలి. ప్రభుత్వ మిప్పుడు అనాథస్థితిలో పడింది.

"భారతపరిస్థితిపై ఇప్పుడేమీ చెప్పలేము. పరిస్థితి ఏదైనా మాచేతనైన సాయంచేస్తా మని ప్రభుత్వానికి అభయమిచ్చి ఓటింగ్ కు [illegible] లేదన్నారు.

ప్రభుత్వ సమాధానం

ప్రభుత్వ పక్షంగా లార్డ్ అడిసన్ ఇలా మాట్లాడాడు:

"మనమింక వేరే నిర్ణయించేదు [illegible]. ఇప్పుడున్న పరిస్థితి ఇంక సాగించలేము. మనపై భారతదేశంలో శత్రుత్వం, [illegible] పెరిగిపోతున్నవి. మన [illegible] ఇంకా 20 ఏళ్ళ [illegible] సాగించలేము. అప్పటికి భారతదేశం మన మీద మరింత శత్రుత్వం వహిస్తుంది.

"స్వతంత్ర భారతదేశం మనతో స్నేహంగా ఉండ వీలున్నది. అదే మా విశ్వాసం.

అందుకే మేము పని చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయం సక్రమమైనదని, రాజనీతి పూరితమైనదని ఈ రెండురోజుల దర్బారలో [illegible]."

తర్వాత లార్డ్ టెంపుల్‌వుడ్ తన తీర్మానాన్ని ఉపసంహరించుకున్నాడు. సభ వాయిదా పడింది.

ఈ దర్బారలో స్పష్టంగా తేలిన అంశం భారతదేశాన్ని ఏదోవిధంగా తమ పెట్టుబడికి [illegible] బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉద్దేశం. "దేశంలో [illegible] భేదాలుంటే [illegible] ప్రభుత్వం [illegible] కన్సర్వేటివ్‌లు ఎంత విమర్శించినా కర్వాత [illegible].

స్వాతంత్ర్యాన్ని కోరి పార్టీ విభేదాలు మరచిపోండి

పార్లమెంటులో సోకర్నో

మలాంగ్ (జావా) ఫిబ్రవరి 26

ఇండోనీషియా రిపబ్లిక్కు పార్లమెంటు సమావేశం ఈవేళ ప్రారంభమయింది. రిపబ్లిక్కు అధ్యక్షుడు డాక్టర్ సోకర్నో ప్రారంభోపన్యాసం చేస్తూ ఇలా అన్నాడు:

"మన విప్లవపోరాటంలో ప్రజలను ముందుకు నడపడం ఈ పార్లమెంటు ప్రధాన కర్తవ్యం. నినాదాలిచ్చినంత మాత్రంచేత స్వాతంత్ర్యం రాదు. పోరాటంవల్లనే అది లభించగలదు.

"కాబట్టి, మన స్వాతంత్ర్యోద్యమంలో వివిధ పార్టీల మధ్య సుస్థిర ఐకమత్యం అత్యవసరం. ఇండోనీషియా ప్రజలకు స్వాతంత్ర్యము, ప్రజాతంత్రమూ, స్వపరిపాలన కొత్త. ఇప్పుడిప్పుడే. అనుభవం మీద వాటిని అవగాహనం చేసుకుంటున్నారు. ఈ దశలో వివిధ పార్టీలమధ్య విభేదాలూ, ఆ పార్టీలకూ, ప్రభుత్వానికీ మధ్య భేదాభిప్రాయాలు సహజమే. కాని, దేశాభ్యుదయాన్ని కాంక్షించి మనం ఈ విభేదాలను మరచిపోవాలి," అని సోకర్నో ఉద్బోధించాడు.

పార్లమెంటుకు సోకర్నో మొన్న నియమించిన కొత్త ప్రతినిధులు ప్రేక్షకులుగ సభలో పాల్గొన్నారు. వారిని చేర్చుకోవాలా, కూడదా అన్న విషయంపై పార్లమెంటు నిర్ణయించేయాలి.

సోవియటు రాజ్యాంగంలో మార్పు

రిపబ్లిక్కులకు స్వతంత్రాధికారాలు

మాస్కో, ఫిబ్రవరి 25

సోవియటు యూనియన్‌లోని 16 రిపబ్లిక్కులకు సంపూర్ణ స్వయంనిర్ణయ హక్కు ఉంది. నిన్న మొన్నటివరకు ఈ 16 రిపబ్లిక్కులకు తరపున విదేశాల్లో ఒకే రాయబారి వ్యవహరిస్తూండేవాడు. విదేశాంగ మంత్రి కూడా ఒక్కడే ఉండేవాడు. మొన్నటి యుద్ధానంతరం యుక్రైన్, వైట్ రష్యా రిపబ్లిక్కులకు విదేశాల్లో ప్రత్యేక రాయబారులను నియమించుకోడానికి, స్వంత విదేశాంగ మంత్రిని నియమించుకొని, స్వంత విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి, స్వంత సైన్యాన్ని కూడా నిర్మించుకొనడానికి అధికారం ఇవ్వబడింది.

ఈ అధికారాలు మిగిలిన 14 రిపబ్లిక్కులకు కూడా ఇస్తూ సోవియటు రాజ్యాంగంలో ఇప్పుడు మార్పులు చేయబడ్డాయి. [illegible] సోవియటు సమావేశంలో సోవియటు విదేశాంగ సహాయకార్యదర్శి విషిన్‌స్కీ ఈవేళ ఈ మార్పులను వివరించాడు.

బర్మాలో మంటలు

సమ్మెల విజృంభణ

రంగూన, ఫిబ్రవరి 25

ఈ వారాంతానికి రంగూనలో సమ్మె తరంగం మరింత విజృంభించేటట్లు కనిపిస్తూంది. క్రిందటి ఏడాది సెప్టెంబరులో తమకు ఇస్తామన్న సౌకర్యాలు ఇంతవరకు ఇవ్వకపోవడంచేత ప్రభుత్వపు గుమాస్తాలు సమ్మెకు తయారవుతున్నారు.

పాలస్తీనాపై బ్రిటన్ అమెరికాల తగాదా

కామన్సులో బెవిన్ ప్రకటన - అమెరికా నిరసన

లండన్, ఫిబ్రవరి 26

కామన్సు సభలో ఈవేళ పాలస్తీనా సమస్యపై చర్చ జరిగింది.

బ్రిటిష్ విదేశాంగ మంత్రి బెవిన్ మాట్లాడుతూ, పాలస్తీనా సమస్య విషమించడానికి ముఖ్య కారణం అమెరికా జోక్యం కలిగించుకోవడమే అని ఖచ్చితంగా చెప్పాడు. బ్రిటన్ కృషి ఫలితంగా యూదు, అరబ్బు ప్రజల మధ్య సామరస్యం కుదిరే సూచనలు కనబడ నారంభించాయట. "కాని, ఇంతలో అమెరికా జోక్యం కలిగించుకొని అంతా పాడుచేసింది. పాలస్తీనా సమస్యను ద్వేషపూరితం చేసింది. అందువల్లనే లండన్ సమావేశం భగ్నమయింది" అని బెవిన్ అమెరికా ప్రవర్తనను ఖండించాడు. ఆ విషయమై ఇంకా ఇలా అన్నాడు:

"ఆచరణయోగ్యంకాని 1939 బ్రిటిషు ప్రకటనను రద్దుచేసి యూదులు పాలస్తీనాలోకి వలస రావడంగురించి మరొక విధానం నిర్ణయించడానికి బ్రిటన్ కృషిచేసింది. మొదట్లో ఈ ప్రయత్నాలు ఆశాజనకంగానే సాగాయి. ఆ సమయంలోనే, తక్షణం పాలస్తీనాలోకి లక్షమంది యూదులను పోనివ్వాలని అక్టోబరులో అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఒక ప్రకటన చేశాడు. దానితో యూదులు సామరస్య ప్రయత్నాలన్నిటినీ తృణీకరించారు.

"ట్రూమన్ ప్రకటనను ఆపవలసిందని నేను అప్పటి విదేశాంగ మంత్రి అయిన బైర్నును కోరాను. ట్రూమన్ చేయకపోతే రిపబ్లికన్ పార్టీ నాయకుడు [illegible] ఆ ప్రకటనను చేస్తాడు [illegible] సాధ్యంకాదని జవాబు వచ్చింది.

"పాలస్తీనా సమస్యను అమెరికా [illegible] ఎన్నికల్లో కూడా ఉపయోగించుకున్నారు." [illegible] బెవిన్ అమెరికాపై నేరారోపణ చేశాడు.

పాలస్తీనా సమస్య చరిత్రను [illegible] బెవిన్ ఇలా అన్నాడు:

"ఈ సమస్యను మిత్రరాజ్యసమితి ఎదుట పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం [illegible] యించుకున్నప్పటికి అంతవరకు [illegible] సర్వంలేకుండా దాని కుదుర్చుకొనే అవకాశం ఇంకా లేకపోలేదు. ఇంకా ప్రయత్నించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను." అని అన్నాడు. పాలస్తీనా సమస్యను వెంటనే [illegible] ఎదుట పెట్టాలని అభివృద్ధి కాముకులందరూ కోరుతున్న కోరికను నిరాకరించి, సెప్టెంబరు మహాసభవరకు వాయిదా వేయడంలో తన అసలు ఉద్దేశాన్ని బెవిన్ ఈ విధంగా బయటపెట్టాడు.

అమెరికా ప్రభుత్వ నిరసన

వాషింగ్టన్, ఫిబ్రవరి 26

బెవిన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా నిరసిస్తూ అమెరికా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

"స్థానిక రాజకీయాల్లో పాలస్తీనా సమస్యను ఉపయోగించుకోలేదు. పాలస్తీనా శ్రేయస్సునే అమెరికా సర్వదా కాంక్షించింది. ఇలాంటి ఆరోపణలు చేయడం చాల విచారకరము," అని ఈ ప్రకటన తెలిపింది.

పోలీసు దురంతాలను విచారించాలి

నిజాం ఆంధ్రరాష్ట్ర మహిళాసభ తీర్మానం

హైదరాబాద్, ఫిబ్రవరి 20

14-2-1947 శుక్రవారంపగలు 10 గంటలకు పై స్థాయిసంఘ కార్యాలయమందు శ్రీ రాణీ లలితాదేవిగారి అధ్యక్షతన నిజాం రాష్ట్రాంధ్ర మహిళాసభ స్థాయిసంఘ సమావేశము జరిగెను. స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రింద తీర్మానాలు చేశారు.

స్త్రీలపై దౌర్జన్యం

"మనరాష్ట్రములో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతమునందు స్త్రీలపై [illegible] జరిగిన దారుణమైన అత్యాచారాలను, హింసా విధానమును కేవలము మనరాష్ట్రమునేగాక అఖిలభారత మహిళాలోకమునుకూడా [illegible] చేసింది. ఈ నాగరిక యుగమునందుగూడా స్త్రీలపై ఇట్టి అమానుష కృత్యములు జరుగుట అత్యంత గర్హనీయమనియు, ప్రాచీన కాలమునుండియు భారతీయులు స్త్రీలరక్షణకయి తమ సర్వస్వమును అర్పించు [illegible] యున్న [illegible] ప్రభుత్వము [illegible] దురంతములను సమగ్రముగాను [illegible] కముగాను విచారణజరిపి ద్రోహులను [illegible] వంగా "శిక్షింపవలెననియూ, ఇకముందట్టి దురంతములు జరగకుండా చేసి యావత్ ప్రపంచమునందు మన రాష్ట్ర గౌరవమును కాపాడవలెనని ఈ స్థాయిసంఘం కోరుచున్నారు.

శాసన సభలో స్త్రీ ప్రాతినిధ్యం

"మనరాష్ట్రమునందు, శాసనసభలయందు ప్రస్తుతము ప్రవేశ పెట్టబడిన సంస్కరణలు [illegible] అసంతృప్తికారకమయినవనీ [illegible] ఇందువలన స్త్రీలుగూడ నియమింపబడినందు [illegible] లకు మా అభినందనములు అర్పించుచు, విశాలమయిన మన దేశమునకు ఈ సంఖ్య సంతృప్తికరముగా లేదనియు మొత్తం సంఖ్యలో కనీసం నాలుగోవంతు స్త్రీలు యెన్నుకోబడునట్లు చేసినగాని విజమయిన అభివృద్ధి కలుగదని తీర్మానించు చున్నారు.

దారం కరువు

గంపలగూడెం, ఫిబ్రవరి

తిరువూరు తాలూకా గంపలగూడెములో సుమారు 20 వరకు మగ్గాలు [illegible] గడ దారం కొరకు రాష్ట్ర సెక్రటరీ ఆఫీసరుగారికి, జిల్లా యారన్ కంట్రోల్ ఆఫీసరుగారికి విజ్ఞప్తి పెట్టియున్నాము. [illegible] గతి అక్టోబరు నెలలో దారము కోటా వచ్చినది. తిరిగి యింతవరకు మరి కోటా లేదు. గ్రామంలో దారం దొరుకుట లేదు. 500 గజాలు గల దారపు కండె 14-0-0 [illegible] దర అయితే అదే బ్లాకు మార్కెట్లో 0-6-6 వరకు పెట్టి కొనవలసి వస్తుంది. అదైనా దొరకుటలేదు. [illegible] దరలు పెరిగిపోవటంతో, [illegible] దారము కరువు [illegible] కూడా [illegible]. వెంటనే ప్రభుత్వం [illegible] నెలలో ఇచ్చినట్లుగా ప్రతి నెలా దారపు కోటా అందజేసి దారపు కొరతను తీర్పవలసినదిగా కోరుచున్నాము అని [illegible] సెక్రటరీ [illegible] రావుగారు వ్రాస్తున్నారు.

వెలువడింది

రష్యా కోరేదేమిటి?

సుప్రసిద్ధ బ్రిటిష్ అర్థిక శాస్త్రవేత్త హరాల్డ్ లాస్కీ రష్యాకెళ్ళి సోవియటు ప్రజలతో కలిసిమెలసి కార్మికసంఘాలలో పనిచేశాడు. రష్యాపై వ్యతిరేకంగా జరుపుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించాడు. 24 ప్రశ్నలలో వారి ఆర్థిక, రాజకీయ, సాంఘిక జీవితాన్ని తెలుపుతూ వ్రాసిన పుస్తకం, అందరూ చదవవలసింది. వెల 0—8—0

ప్రజాశక్తి ప్రచురణాలయం బెజవాడ.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwoda.

END OF ISSUE